క్లుప్తంగా

కనకమహాలక్ష్మికి క్షీరాభిషేక సేవ


క్షీరాభిషేక సేవలో కనకమహాలక్ష్మి

దాబాగార్డెన్స్ : బురుజుపేటలో వెలసిన కనక మహాలక్ష్మి అమ్మవారికి శుక్రవారం క్షీరాభిషేక సేవ నిర్వహించారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు నిర్వహించిన ఈ పూజలో పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు. ప్రత్యేక పూజ ప్రతి శుక్రవారం నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో పి. శ్రీనివాసులరెడ్డి తెలిపారు. పూజలో పాల్గొనదలిచే భక్తులు రూ.500 చెల్లించిన యెడల పూజకు దంపతులు లేదా ఇద్దరిని అనుమతించనున్నట్టు చెప్పారు.

నేడు కనకమహాలక్ష్మికి సహస్ర తులసీదళార్చన.. కనకమహాలక్ష్మి దేవాలయంలో శనివారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు సహస్ర తులసిపూజ నిర్వహించనున్నారు. పూజలో పాల్గొనదలిచే భక్తులు రూ.1,500 పూజా రుసుం చెల్లించి పాల్గొనవచ్చు. భక్తులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టౌన్‌కొత్తరోడ్డు శాఖ, అకౌంట్ నంబరు 060810011006691, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ యూబీఐఎన్ 0806091లో చెల్లించాలి. ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసిన భక్తులు వివరాలు, పూజ జరిపించాల్సిన వారి పేరు, గోత్రనామాలు, పూర్తి చిరునామా 8985515989 నంబరుకు వాట్సప్ చేయాలి.

11న ముత్యాలమ్మ పండగ

దాబాగార్డెన్స్ : జీవీఎంసీ 29వ వార్డు పరిధి ఊటగెడ్డ వంకల వీధిలో వెలసిన ముత్యాలమ్మ వార్షిక పండగ ఈ నెల 11న ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉత్సవ కమిటీ శుక్రవారం వైఎస్సార్‌సీపీ దక్షిణ అభ్యర్థి వాసుపల్లి గణేష్‌కుమార్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేసింది. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు కోన బాబూరావు, పీతల బుల్లి, పీతల శేఖర్, బోరా శ్రీనివాస్, సునీల్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

నేడు, రేపు టాలెంట్ హంట్ పోటీలు

దాబాగార్డెన్స్ : మిరాకిల్ ఎంటర్‌టైన్‌మెంట్ క్లబ్ ఆధ్వర్యంలో 1, 2 తేదీల్లో టాలెంట్ హంట్ పేరిట ప్రతిభా పోటీలు నిర్వహించనున్నట్టు క్లబ్ వ్యవస్థాపకుడు మహ్మద్ షకీల్ తెలిపారు. కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యం, వెస్ట్రన్ డ్యాన్స్, సినిమా పాటలు, మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్, పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్, పెద్దలకు వస్త్రాలంకరణ పోటీలు ఉంటాయన్నారు. అన్ని వయస్సుల వారు పాల్గొనవచ్చని చెప్పారు. పౌరగ్రంథాలయం వేదికగా సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు, ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పోటీలు ఉంటాయని, పాల్గొనదలిచే వారు 9966485335, 9553333134 నంబర్లలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

పేదలకు అన్నదానం


అన్నప్రసాదం వడ్డిస్తున్న డాక్టర్ జహీర్ అహ్మద్

దాబాగార్డెన్స్ : కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని స్వామి వివేకానంద సంస్థ సభ్యులు శుక్రవారం పేదలకు అన్న, వస్త్రదానం చేశారు. సంస్థ సభ్యులు కాల భైరవ స్వామి ఆలయం, కాశీ పుణ్యక్షేత్రం, కాశీ అన్నపూర్ణేశ్వరి, కాశీ విశాలాక్షి, త్రివేణి సంగమం, అయోధ్యను దర్శించుకుని తిరిగి వచ్చారు. సంస్థ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ సీఎంఏ జహీర్ అహ్మద్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేపట్టారు. భోజనాల అనంతరం మహిళలకు సంస్థ మహిళా సభ్యులు తాంబూలాలు అందించి ఆశీర్వాదాలు పొందారు. కాశీ అన్నపూర్ణేశ్వరి ఆశీస్సులతో వివేకానంద సంస్థ వద్ద నిత్యాన్నదానాలు జరుగుతుంటాయని సంస్థ అధ్యక్షుడు సూరాడ అప్పారావు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

చల్లకుండ

ఆధునిక కాలంలో కూడా పేదవాడి ఫ్రిజ్‌కు ఆదరణ తగ్గలేదు. ఎండల తీవ్రత పెరుగుతుండటంతో మట్టి కుండలకు గిరాకీ పెరిగింది. అల్లిపురంలోని కుమ్మరవీధి, దొండపర్తి కుమ్మరివీధి, మెయిన్‌రోడ్డులో గల విశ్వేశ్వరాలయం ఎదురుగా ఉన్న కుమ్మరవీధి, పూర్ణామార్కెట్ తదితర ప్రాంతాలు మట్టికుండల అమ్మకాలకు కేంద్రంగా నిలుస్తున్నాయి. ఎండలు రోజురోజుకి పెరుగుతుండటంతో వేలు ఖర్చు చేసి ఫ్రిజ్‌లు కొనలేని పేదలు, మధ్య తరగతి ప్రజలు మట్టికుండల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఫ్రిజ్‌లోని నీటి కంటే మట్టి కుండలోని నీరే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు కూడా చెబుతుండటంతో ఫ్రిజ్‌లున్నవారు సైతం మట్టి కుండల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు.


మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా మట్టి కుండలు

- పేదవాడి ఫ్రిజ్‌కు తగ్గని డిమాండ్
- వేసవిలో పెరిగిన వినియోగం
- ఆరోగ్యరీత్యా కొనుగోలు చేస్తున్న ప్రజలు


మట్టి కుండలు కొనుగోలు చేస్తున్న మహిళ

దాబాగార్డెన్స్ : పేదవాడి ఫ్రిజ్.. మట్టి కుండలకు వేసవి కావటంతో డిమాండ్ పెరిగింది. రోజుకు ఒక్కో కుటుంబం 25 కుండలు తయారు చేసి ఒక్కో కుండ రూ.150 నుంచి రూ.200 వరకు హోల్‌సేల్ ధరలకు విక్రయిస్తున్నారు. తొలివారం వరకు రోజుకు 20 నుంచి 30లోపే కుండల అమ్మకాలు జరగ్గా, ఈ నెల 25వ తేదీ నుంచి రోజుకు సుమారు 50 వరకు మట్టి కుండల విక్రయాలు జరుగుతుండడం విశేషం. వచ్చే నెలలో మరింత అమ్మకాలు జరిగే అవకాశముందని విక్రయదారులు చెబుతున్నారు. కుండ సైజును బట్టి ఒక్కోటి రూ.100 నుంచి రూ.300కు పైగా పలుకుతోంది. దీంతో కుండల తయారీదారులు, విక్రయదారులు తమ ఆదాయం మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

తగ్గిపోతున్న తయారీదారులు..

ఎన్నేళ్లయినా మట్టికుండల తయారీదారుల బతుకులు మాత్రం మారలేదు. గతంలో విశాఖ మహానగరంలో కుండలు తయారు చేసే శాలివాహన కుటుంబాలు 200కు పైగా ఉండేవి. తయారు చేసిన కుండలను విశాఖ నగరంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు, రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేసేవారు. వేసవిలో మినహా మిగిలిన కాలాల్లో కుండలకు తగిన ఆదరణ లేకపోవడంతో కుటీర పరిశ్రమ కుంచించుకుపోయింది. అది కూడా విశాఖ జిల్లా అనకాపల్లి, యలమంచిలి ప్రాంతాల్లోనే మట్టికుండల తయారీ జరుగుతోంది. గతంలోలా విశాఖ నగరంలో మట్టి కుండల తయారీ పెద్దగా కానరావటం లేదు. వేరే ప్రాంతాల నుంచి దిగుబడి చేసుకుని ఇక్కడ విక్రయిస్తున్నారు. ఆ వృత్తిని వదిలేసిన కుమ్మరుల్లో చాలా కుటుంబాలు వేరే ఉపాధి బాట పట్టాయి. గతంలో పేద, మధ్య తరగతితో పాటు ఉన్నత వర్గాల ప్రజలు కూడా మట్టిపాత్రలపై మమకారం చూపేవారు. నేటి ఆధునిక యుగంలో ప్లాస్టిక్, స్టీల్ వస్తువుల రాకతో మట్టిపాత్రలు నిరాదరణకు గురవుతున్నాయి. వేసవిలో మాత్రమే కుండలకు గిరాకీ ఉంటుంది. జనవరిలో తయారీ ప్రారంభించి మే నెల వరకు విక్రయాలు కొనసాగుతాయి. గతంలో పల్లెలతో పాటు పట్టణాల్లోనూ మట్టి కుండల్లోని చల్లని నీరు తాగేందుకు ప్రజలు ఇష్టపడేవారు. ప్రస్తుతం మార్కెట్‌లో కూలింగ్ క్యాన్లు, ఫ్రిజ్‌లు విరివిగా లభ్యమవుతుండటంతో మట్టి కుండల వినియోగం తగ్గిపోయింది. దీంతో ఈ వృత్తిపై ఆధారపడేవారు వేరే వృత్తుల వైపు మరలుతున్నారు. ఇదే వృత్తిపై ఆధారపడిన వారు సైతం వయసు యాభై సంవత్సరాలు దాటితే పని చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. యాభై ఏళ్లు దాటిన వృత్తిదారులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.


మినరల్ వాటర్‌ను మట్టికుండ ద్వారా వినియోగిస్తున్న దృశ్యం


వాటర్ ట్యాప్ బిగించిన మట్టి కుండలను చూపుతున్న విక్రయదారుడు

ఎండా కాలంలోనే గిరాకీ..



గతంలో జనవరి నుంచే కుండల తయారీ పెద్ద ఎత్తున జరిగేది. ఏడాదిలో మూడు నెలలు సీజన్ కాగా మిగిలిన తొమ్మిది నెలలు ఉపాధి వెతుక్కోవాల్సిందే. వేసవి కాలం మూడు నెలలు వ్యాపారం బాగుంటుంది. ఇళ్లల్లో ఫ్రిజ్‌లున్నవారు కూడా మట్టి కుండలు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు పల్లెల్లోనూ ఫ్రిజ్‌లు, కూలింగ్ క్యాన్లు వాడుతుండటంతో కుండల వ్యాపారం కొంత తగ్గినప్పటికీ మట్టి కుండల్లో నీరు తాగడం శ్రేయస్కరమన్న ఉద్దేశంతో మట్టికుండలు కొనుగోలు చేస్తున్నారు. దీని వల్ల మా వ్యాపారం కొంత వరకు బాగానే నడుస్తోంది. - నాని, మట్టి కుండల విక్రయదారు, కుమ్మరవీధి, 30వ వార్డు

సినీ సంగీత విభావరి పోస్టర్ ఆవిష్కరణ


పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఆచార్య జీఎస్ఎన్ రాజు తదితరులు

అల్లిపురం : మెలోడి క్రియేటర్స్ 24వ వార్షికోత్సవం సందర్భంగా సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య జీఎస్ఎన్ రాజు తన కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. జూన్ 2వ తేదీ సాయంత్రం 6 గంటలకు అల్లూరి విజ్ఞాన కేంద్రంలో కృషి ఉంటే మనుషులు రుషులవుతారు పేరిట ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మెలోడి క్రియేటర్స్ అధ్యక్షుడు సీహెచ్ సత్యనారాయణ, కార్యదర్శి ఎంవీ రాజశేఖర్, కన్వీనర్ కె. వీరాస్వామి తెలిపారు. కళాభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

కుమ్మరవీధిలో ఫాగింగ్


కుమ్మరవీధిలో ఫాగింగ్ చేస్తున్న మలేరియా విభాగం సిబ్బంది

అల్లిపురం : జీవీఎంసీ 33వ వార్డు పరిధి కుమ్మరవీధి, అమ్మవారివీధి తదితర ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహించారు. ఇళ్లు, కాలువల్లో దోమల లార్వాల నిర్మూలనకు ఫాగింగ్ చేసినట్లు మలేరియా విభాగం సిబ్బంది తెలిపారు. వార్డు వైఎస్సార్‌సీపీ నాయకుడు పాల శ్రీహరిరెడ్డి వార్డులోని పలు ప్రాంతాల్లో దగ్గరుండి ఫాగింగ్ చేయించారు.

సూపర్‌స్టార్ కృష్ణే స్ఫూర్తి

- వైఎస్సార్‌సీపీ దక్షిణ అభ్యర్థి వాసుపల్లి గణేష్‌కుమార్


వాసుపల్లికి కేక్ తినిపిస్తున్న సూపర్‌స్టార్ కృష్ణ అభిమానులు

దాబాగార్డెన్స్ : సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్‌బాబు అభిమాని కావటం అదృష్టమని వైఎస్సార్‌సీపీ దక్షిణ అభ్యర్థి వాసుపల్లి గణేష్‌కుమార్ అన్నారు. విశాఖ సిటీ కృష్ణ, మహేష్‌బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ నేతృత్వంలో శుక్రవారం సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సరస్వతీ పార్క్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుపల్లి కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. అభిమానులు వాసుపల్లిని సత్కరించారు. అనంతరం వాసుపల్లి మాట్లాడుతూ కృష్ణ అభిమానుల కోరిక మేరకు విశాఖలో రెండు చోట్ల సూపర్‌స్టార్ కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రుణం తీర్చుకుంటామన్నారు. తన ప్రతి విజయానికి స్ఫూర్తి ఆయనే అని, అటువంటి మహనీయుడి నోటి వెంట వాసుపల్లి ఏ పార్టీలో ఉన్నా గెలిపించుకోవాలని పిలుపునివ్వటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

రక్తదాన శిబిరానికి చక్కటి స్పందన..

సూపర్‌స్టార్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరిచుకుని శుక్రవారం వైజాగ్ ప్రొఫైల్ గ్రీన్ సిటీ హోమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. వైజాగ్ ప్రొఫైల్ గ్రీన్ సిటీ హోమ్స్ డైరెక్టర్ సురేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సామాజిక బాధ్యత, కమ్యూనిటీ సంక్షేమానికి తమ సంస్థ కట్టుబడి ఉందన్నారు. లెజెండరీ నటుల జన్మదిన రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించనున్నామన్నారు.

భానుడు భగభగ.. ప్రజలు విలవిల

- దారెత్తిస్తున్న రోహిణీకార్తె ఎండలు
- బయటికి వెళ్లటానికి జనం బెంబేలు
- వారం రోజులుగా మరింత పెరుగుతున్న ఉష్ణోగ్రతలు


జనసంచారం లేని సౌత్ జైలు రోడ్డు కూడలి


ఎండకు కొనుగోలుదారులు లేక బోసిపోయిన అల్లిపురం మార్కెట్


జనసంచారం లేని అల్లిపురం మెయిన్‌రోడ్డు

అల్లిపురం : భానుడు భగభగమంటున్నాడు.. తన ప్రతాపంతో నిప్పులు కురిపిస్తున్నాడు. బయటున్నా.. ఇంట్లో ఉన్నా నిప్పుల కొలిమిలో ఉన్నట్లు మండించేస్తున్నాడు. వారం రోజులుగా సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 6 నుంచే ఎండ తీవ్రమవుతోంది. పది దాటితే అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంటోంది.

తప్పనిసరి పరిస్థితుల్లో..

తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వచ్చిన వారు గొడుగులను ఆశ్రయిస్తున్నారు. వాహన చోదకులు హెల్మెట్లు ధరిస్తున్నారు. మహిళలు చున్నీలు, పమిట చెంగులు ముఖానికి చుట్టుకుని ప్రయాణాలు చేస్తున్నారు. పండ్ల రసాలు, కొబ్బరి బొండాలు, మజ్జిగ, షర్బత్, ఖర్బూజాలను ఆశ్రయిస్తున్నారు.

రక్షిస్తున్న చలివేంద్రాలు..

దాతలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాలు పాదచారులు, వాహన చోదకులను రక్షిస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు చలివేంద్రాల్లో మజ్జిగ, చల్లటి మంచినీరు అందిస్తున్నారు. వాటితో ఎండలో బయటికి వచ్చిన వారు సేదదీరుతున్నారు.


ఎండకు పూర్తి రక్షణతో ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహన చోదకులు

నీటిని ఎక్కువగా తీసుకోవాలి..

ఎండలను తట్టుకునేందుకు ప్రతి రోజు కనీసం 4 లీటర్ల నీళ్లు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఎండ తీవ్రంగా ఉన్న సమయాల్లో బయటికి వెళ్లకపోవటమే మంచిదని సూచిస్తున్నారు. శరీరాన్ని చల్లబరిచే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. బయటికి వెళ్లాల్సి వస్తే గొడుగు తీసుకెళ్లాలని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు బయటికి వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు.

పటిష్టంగా ఫ్రైడే-డ్రైడే అమలు

- ప్రజా భాగస్వామ్యంతోనే దోమల నిర్మూలన
- జిల్లా మలేరియా అధికారి తులసీరాజ్


పూల కుండీ ట్రేలో పెరుగుతున్న దోమ లార్వాలను పరిశీలిస్తున్న తులసీరాజ్

సీతంపేట: నగరంలోని ప్రతి సచివాలయం పరిధిలో పూర్తిస్థాయిలో ఫ్రైడే-డ్రైడే కార్యక్రమం అమలయ్యేలా చూడాలని సిబ్బందిని జిల్లా మలేరియా అధికారి తులసీరాజ్ ఆదేశించారు. 25వ వార్డు శాంతిపురంలో శుక్రవారం ఉదయం ఫ్రైడే-డ్రైడే అమలు తీరును క్షేత్రస్థాయిలో ఆమె పర్యవేక్షించారు. జీవీఎంసీ, మలేరియా సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి నీటి నిల్వలను పరిశీలించారు. దోమ లార్వాలు పెరుగుతున్న ప్రదేశాలను గుర్తించారు. ఈ సందర్భంగా తులసీరాజ్ మట్లాడుతూ ఫ్రైడే-డ్రైడేను పటిష్టంగా అమలు చేయడం ద్వారా దోమల వృద్ధిని అరికట్టి తద్వారా డెంగ్యూ, మలేరియా జ్వరాల నియంత్రించవచ్చని చెప్పారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా సిబ్బంది అప్రమత్తంగా ఉండి నీటి నిల్వల్లో దోమ లార్వాలను నాశనం చేయాలన్నారు. వారానికి ఒక సారి నీటిని నిల్వ చేసే గోళాలు, కుండీలు, డ్రమ్ములు, సంపులు, ట్యాంకులు శుభ్రం చేసి మళ్లీ నీరు పట్టుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ నగేష్ పట్నాయక్, హెల్త్ అసిస్టెంట్లు ఎల్.శ్రీనివాసరావు, కె.శ్రీనివాసరెడ్డి, శివ, ఏఎన్ఎం, ఆశా, యాంటీ లార్వా సిబ్బంది పాల్గొన్నారు.

వేసవి నృత్య శిక్షణలో చిన్నారులు


ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శన

దాబాగార్డెన్స్ : స్నేహాంజలి ఆర్ట్స్ అసోసియేషన్ (విశాఖపట్నం), నృత్యభారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్యాన్సెస్ (హైదరాబాద్) సంయుక్తంగా నిర్వహించిన వేసవి నృత్య శిక్షణ తరగతులు (మోహిని అట్టం) శుక్రవారంతో ముగిసాయి. అల్లూరి విజ్ఞాన కేంద్రం వేదికగా నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో మోమిత పల్(కోల్‌కతా), కూచిపూడి కళాకారిణి, అంజన రాజపక్ష స్మృతి పురస్కార గ్రహీత ఇందిర పరశురాంచే శిక్షణ పొందిన పిల్లల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ముగింపు కార్యక్రమంలో డాక్టర్ జాలాది విజయ, సింగిడి సాంస్కృతిక సంస్థ గౌరవ అధ్యక్షురాలు రాయవరపు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన సమ్మర్ క్యాంప్

తాటిచెట్లపాలెం: ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్(ఈకార్వో) ఆధ్వర్యంలో నెల రోజులుగా అనురాగ్ మాంటిస్సోరి స్కూల్‌లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా రైల్ క్లబ్‌లో ముగింపు వేడుకలు నిర్వహించారు. సమ్మర్ క్యాంప్‌లో వివిధ వయసుల విద్యార్థులకు కరాటే, యోగా, ఫోనెటిక్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డ్రాయింగ్, డాన్స్, కీ బోర్డ్, సంగీతం వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డీఆర్‌ఎం సౌరభ్ ప్రసాద్ మాట్లాడుతూ చిన్నారులకు ఉపకరించేలా సమ్మర్ క్యాంప్ నిర్వహించిన ఈకార్వోను అభినందించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన చిన్నారులకు డీఆర్‌ఎం సర్టిఫికెట్లు అందజేశారు. ఈకార్వో ప్రెసిడెంట్ మంజుశ్రీ ప్రసాద్, ఏడీఆర్‌ఎం(ఇన్‌ఫ్రా) సుధీర్‌కుమార్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్లు కవితాగుప్తా, మధుస్మిత సాహు పాల్గొన్నారు.

ఘనంగా ఈవెంట్ మేనేజర్ల దినోత్సవం


ఈవెంట్ మేనేజర్లకు మెడల్స్ అందజేస్తున్న వీరుమామ

విశాఖ సిటీ : అంతర్జాతీయ ఈవెంట్ మేనేజర్ల దినోత్సవం వీరుమామ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్ మేనేజర్లకు (రేసు గుర్రాలు) మెడల్స్‌తో పాటు బహుమతులు అందజేశారు. అనంతరం వీరు మామ మాట్లాడుతూ ఈవెంట్స్ రంగం విస్తృతి బాగా పెరిగిందని తెలిపారు. ఈ రంగం ద్వారా వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోందని వెల్లడించారు. ఝాన్సీ, పద్మజ, భారతి, శైలజ పాల్గొన్నారు.

జూనియర్ ఇంటర్‌లో స్పాట్ అడ్మిషన్లు

గోపాలపట్నం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో జూనియర్ ఇంటర్మీడియట్‌లో స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ శుక్రవారం నిర్వహించారని, ఈ కౌన్సెలింగ్‌కు ఉమ్మడి జిల్లా గురుకుల సమన్వయకర్త ఎస్. రూపవతి చైర్మన్‌గా వ్యవహరించారని మేహాద్రిగెడ్డ గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ. మృదుల ప్రియదర్శిని తెలిపారు. విశాఖ జిల్లా పరిధిలోని 7 మహిళా గురుకులాల్లో జూనియర్ ఇంటర్‌లో సీట్ల భర్తీకి అడ్మిషన్ కౌన్సెలింగ్ స్పాట్ అడ్మిషన్లు జరిగాయి. జిల్లలో మేహాద్రి గెడ్డ, సీహోఈ మధురవాడ, నక్కపల్లి, కోనాం తాళ్లపాలెం, నర్సీపట్నం, కొక్కిరాపల్లి గురుకులాల్లో 73 సీట్లను గాను సుమారు 200 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఈ ఖాళీలు మెరిట్ ఆధారంగా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుగుణంగా భర్తీ చేశారు. పలు గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్ జి.గ్రేస్, టి నాగమణి, కె.సువర్ణ రత్న కుమారి, సీహెచ్ హిమవతి కమిటీ సభ్యులుగా వ్యవహరించారు.

ఉద్యోగ విరమణ చేసిన సిబ్బందికి సత్కారం


పదవీ విరమణ చేసిన జీవీఎంసీ ఉద్యోగిని సత్కరిస్తున్న డాక్టర్ సన్యాసిరావు

విశాఖ సిటీ : వీఎంఆర్‌డీఏలో విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేసిన ముగ్గురు అటెండర్లను సంస్థ అధికారులు శుక్రవారం సన్మానించారు. సంస్థలో ఓ.నారాయణరావు, ఇ.అప్పలరాజు, నూకమ్మ అటెండర్లుగా ఉద్యోగం చేసి శుక్రవారం విరమణ పొందారు. దీంతో వీఎంఆర్‌డీఏ అధికారులు వీరి సేవలను కొనియాడారు. ముగ్గురిని సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో వీఎంఆర్‌డీఏ కార్యదర్శి దాట్ల కీర్తి, ముఖ్య గణాంకాధికారి హరిప్రసాద్, ప్రధాన ఇంజినీర్ భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

జీవీఎంసీలో..

దాబాగార్డెన్స్ : జీవీఎంసీలో పలు హోదాల్లో పని చేస్తూ శుక్రవారం పదవీ విరమణ చేసిన 15 మంది ఉద్యోగులను జీవీఎంసీ అదనపు కమిషనర్ డాక్టర్ వి. సన్యాసిరావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. జీవీఎంసీ డిప్యూటీ ప్రాజెక్టు ఆఫీసర్ ఎంవీడీ ఫణిరామ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పి. పద్మజ, ఏపీ ఎంఈఎస్ఏ కార్యవర్గ సభ్యుడు అప్పలరాజు, జెమ్స్ అధ్యక్షుడు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.


ఉద్యోగ విరమణ చేసిన వీఎంఆర్‌డీఏ సిబ్బందిని సత్కరిస్తున్న అధికారులు


మజ్జి ప్రసాద్‌ను సత్కరిస్తున్న ఉద్యోగులు

మజ్జి సేవలు చిరస్మరణీయం

పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగంలో 39 ఏళ్లుగా సేవలందించి శుక్రవారం పదవీ విరమణ చేసిన మజ్జి ప్రసాద్‌ను ఉద్యోగులు సత్కరించారు. ఆయన సేవలను కొనియాడారు. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం సూపరింటెండెంట్ ఇంజినీర్ గణపతిరావు, ఈఈలు కామేశ్వరరావు, సుగుణాకరరావు, రామకృష్ణారావు, మహేష్, నర్సింగరావు పాల్గొన్నారు.

డాక్టర్ బాబ్జీకి బాల సాహిత్య సేవారత్న అవార్డు

మద్దిలపాలెం: మిసెస్ ఏవీఎన్ డైట్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్, కవి, రచయిత, కళాకారుడు డాక్టర్ రఘుపాత్రుని గణేశ్వర బాబ్జీకి మరో అవార్డు దక్కింది. హైదరాబాద్ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో శ్రీమతి కోడూరు శాంతమ్మ స్మారక బాల సాహిత్య సేవారత్నం అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. ఈ మేరకు పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి జె.చెన్నయ్య, డాక్టర్ వరప్రసాద్ రెడ్డి చేతులమీదుగా శుక్రవారం ఆయన ఈ అవార్డును స్వీకరించారు. తనకు ప్రతిష్టాత్మక పురస్కారం అందించిన సారస్వత పరిషత్ ప్రతినిధులకు డాక్టర్ బాబ్జీ కృతజ్ఞతలు తెలిపారు.